

చెరువు శిఖం కబ్జా

భీమారంలోని శ్యామల చెరువు కబ్జాకు గురైంది. సుమారు 20 ఎకరాల మేర కబ్జాకు గురైన భూమి విలువ సుమారు రూ.30కోట్ల వరకు ఉంటుంది.

- 8లో ▸



మత సామరస్యానికి ప్రతీక

మత సామరస్యానికి ప్రతీకగా వరంగల్ ఉర్సు జాగీర్ ప్రాంతంలోని హజ్రత్ మామాఖ్ రబ్బానీ(రహమతుల్లా అలై) దర్గా నిలుస్తోంది.

- 8లో ▸

గరిష్ఠం/కనిష్ఠం

34.0^0 / 15.0^0

వాతావరణం

జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పొగమంచుతో కూడిన సూర్యరశ్మి ఉంటుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రిపూట చలిగా ఉంటుంది.

న్యూస్‌రీల్

కార్మిక భవన్ మంజూరు చేసిన సీఎంకు వినయ్ కృతజ్ఞతలు



హన్మకొండ: హనుమకొండ జిల్లాకు కార్మిక భవన్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో సీఎం కేసీఆర్‌ను జిల్లాకు చెందిన కార్మిక నాయకులతో వినయ్‌భాస్కర్ వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. కార్మికుల ఆర్థికాభివృద్ధి, వారి సంక్షేమం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కార్మికులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రతీ సంవత్సరం మే నెలలో నిర్వహిస్తున్న కార్మిక మాసోత్సవాల్లో భాగంగా కార్మిక భవన్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరామన్నారు. దీంతో స్పందించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతీ జిల్లాలో కార్మిక భవన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని వినయ్‌భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో జాతీయ ఉద్యోగ సంఘాల ఉపాధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎంజాల మల్లేశం, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎండి.సాధిక్, ట్రై సిటీ అధ్యక్షుడు భిక్షపతి, రఘుపతిరెడ్డి, కొండయ్య, కృష్ణ పాల్గొన్నారు.

నేడు గ్రేటర్ గ్రీవెన్స్


వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ అనిస్ ఉర్ రషీద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా అందజేసే దరఖాస్తులను స్వీకరిస్తామని, సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఐలోనిలో భక్తుల సందడి



ఐనవోలు: వివిధ ప్రాంతాల నుంచి ఆదివారం ఐనవోలుకు తరలివచ్చిన భక్తులు మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం ఒగ్గు పూజారుల మేలుకొలుపుతో మల్లన్న సన్నిధిలో సందడి ప్రారంభమైంది. స్వామివారికి నిత్య కైంకర్యాలు శైవ ఆగమ పద్ధతిలో అర్చకులు నిర్వహించి.. మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలతో స్వామివారిని అభిషేకించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించుకుని వారి పితృదేవతలను పూజించారు. అదేవిధంగా బోనం వండి అమ్మవారికి సమర్పించి కోడెను కట్టి, శావతీసి(రథ సేవ) మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ అధికం కాగా.. ప్రత్యేక దర్శనం టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు.

'బండా'కు 'చల్లా' శుభాకాంక్షలు



ఆత్మకూరు: తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా నియమితులైన బండా ప్రకాశ్‌కు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆక్రమణ.. అతిక్రమణ!

పెరిగిపోతున్న అవినీతి అంతస్తులు

- దర్గాగా రహదారులు, డ్రెయినేజీలు, స్థలాల కబ్జా
- బల్దియా, కలెక్టరేట్ ప్రజావాణి వినతుల్లో ఇవే అధికం
- ఏడాదిలో 1,404 ఫిర్యాదులు, పరిష్కారం అయినవి 148 మాత్రమే..
- నిద్రమత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం
- గతి తప్పిన గ్రేటర్ వరంగల్ 'ప్రణాళిక'

- చిన్నవడ్డేపల్లి, భద్రకాళి, కోట చెరువు, ఉర్సు రంగసముద్రం చెరువుల ఎఫ్‌టీఎల్ ఆక్రమణకు గురవుతోంది. హద్దులను ఖరారు చేయాలని పదిసార్లు వినతిపత్రాన్ని అందజేసినా స్పందించడం లేదు.

– ఆక్రమణ ఏరియాల పరిరక్షణ సొసైటీ అధ్యక్షుడు పెరుమాండ్ల లక్ష్మణ్ వరుసగా రెండువారాల నుంచి గ్రీవెన్స్‌లో వేడుకోలు

- పలివేల్పుల దుర్గా నగర్ మెయిన్ రోడ్డుపై ఓ వ్యక్తి భవన నిర్మాణం చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలి.
- వరంగల్ చౌరస్తా లాల్బిదొడ్డిలో నిబంధనలకు వ్యతిరేకంగా భవన నిర్మాణం జరుగుతుండడంతో స్థానిక ఇళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి.

– గత నెల 30న ఆయా కాలనీవాసుల వినతి

ఇలా..ఇటు గ్రేటర్‌లో,అటు కలెక్టరేట్లలో సోమవారం జరిగే ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులు. వీటిపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే శూన్యమనే చెప్పాలి. వచ్చిన ఫిర్యాదులు చాంతాడంత ఉంటే.. చేసిన పరిష్కారాలు జానెడంత ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 1,403 ఫిర్యాదులు రాగా.. అందులో 148 పరిష్కారమయ్యాయి. ఈ గణాంకాలు బల్దియా ప్రణాళిక విభాగం పనితీరును స్పష్టం చేస్తున్నాయి.



వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ ప్రణాళిక తలకిందులవుతోంది. పాలకుల కనుసన్నల్లో పనిచేస్తూ అవినీతి ఆరోపణలను మూటగట్టుకొంటూ అధికార యంత్రాంగం అప్రతిష్టపాలవుతోంది. జవాబుదారీతనం, విధుల పట్ల బాధ్యతారాహిత్యం, పాలనలో పారదర్శకత లోపించడం వల్ల అధికారులు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందుకు నిదర్శనం గ్రీవెన్స్ సెల్‌లో ప్రతీ సోమవారం సగానికి పైగా ఫిర్యాదులు రావడమే.

అవినీతి.. అంతస్తులు..!

అనధికార, అక్రమ నిర్మాణాల విషయంలో నగర ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ కొరవడింది. అనుమతులు రెండు అంతస్తులు తీసుకుని మూడు, నాలుగు అంతస్తులు వేసిన భవనాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వాణిజ్య పరంగా ఎక్కువ రద్దీగా ఉండే వరంగల్ ఆర్‌ఎస్‌టీ రోడ్డు, పిన్నావారి వీధి, బట్టలబజారు, జేపీయన్ రోడ్డు, స్టేషన్ రోడ్డు, హనుమకొండ చౌరస్తా, విజయ టాకీస్ రోడ్డు, ఆర్‌టీసీ బస్ స్టేషన్ రోడ్డు, కరీంనగర్ రోడ్డు, నక్కలగుట్ట, కాజీపేట తదితర ప్రాంతాల్లో ఇలాంటి భవనాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ నిబంధనల అమలును అడిగితే రాజకీయ ఒత్తిళ్లు అడ్డొస్తున్నాయి. కాసులు కట్టిపడేస్తున్నాయి.

కబ్జాకు కాదేది అనర్హం

కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లు కబ్జాదారులు మరీబరి తెగిస్తున్నారు. రహదారులు, డ్రెయిజీలు, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఖాళీ స్థలాల్ని ఆక్రమిస్తున్నారు. ప్రతి గ్రీవెన్స్ సెల్‌లో ఆయా కాలనీలవాసులు పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నారు. భవనాల ప్లాన్ నిబంధనలను అతిక్రమించిన నిర్మాణాలపై వినతులు కోకొల్లలు. నగరంలో వాణిజ్య భవనాల ఎదుట వాహనాల పార్కింగ్‌కు కొంచెం కూడా చోటు ఉండడం లేదు. సెట్ బ్యాక్‌లు పాటించకపోగా, ఫుట్‌పాత్, స్థలాన్ని ఆక్రమించేస్తున్నారు. అంతర్గత రహదారుల విస్తరణ మరిచిపోయారు.

రాజీ మార్గం

అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని జేసీబీలతో నిబంధనలను అతిక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. దీనిలో ఒక్కటి కూడా అధికారులు నేరుగా గుర్తించినవి కాదు. ఇలా ఫిర్యాదులు, కోర్టు కేసుల ద్వారా వచ్చినవే ఎక్కువ. నిర్మాణ సమయంలో మౌనం వహిస్తున్న అధికారులు అంతా అయిపోయిన తర్వాత నిబంధనలు పాటించడం లేదంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇద్దరు యజమానుల మధ్య జరిగిన వివాదానికి ఆజ్యం పోస్తున్నారు. వారి మధ్యలో కార్పొరేటర్లు కలగజేసుకొని రాజీ చేస్తూ నగదు దండుకుంటున్నారు. ఇటీవల వరంగల్ నగరంలో ఇలాంటి వివాదాలు అధికమయ్యాయి.

ఫిర్యాదులు ఏడాది (గత ఫిబ్రవరి నుంచి ఈ ఫిబ్రవరి)లో ఇలా..

	మొత్తం	పెండింగ్	పరిష్కారం	తిరస్కరణ
గ్రీవెన్స్ సెల్	1,150	1,010	128	12
పౌర కేంద్రం	142	141	1	-
కాల్ సెంటర్	46	40	6	-
ఆన్‌లైన్ పోర్టల్	86	75	5	6
కలెక్టరేట్	18	15	3	-

డాగ్ షో..

200 శునకాలతో ప్రదర్శన



మెదుల్‌హోద్ జాతి కుక్క

హన్మకొండ: డాగ్ షో నగరవాసులను ఆకట్టుకుంది. హనుమకొండ సెయింట్ పీటర్స్ పబ్లిక్ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన డాగ్ షోలో 50 జాతులకు చెందిన 200 శునకాలు పాల్గొన్నాయి. కాకతీయ కెన్నల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి డాగ్ షోను న్యాయనిర్ణేతలు, ఇండోనేషియాకు చెందిన డానియల్ కీ్వ, సింగపూర్‌కు చెందిన కెల్విన్ ఎన్.జి. ప్రారంభించారు. రెండు రింగ్‌లలో యజమానులు తమ శునకాల సామర్థ్యాన్ని ప్రదర్శించారు. న్యాయనిర్ణేతలు శునకాల ఫిట్‌నెస్‌ను పరిశీలించి విజేతలను ప్రకటించారు. హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఆయా ప్రాంతాల నుంచి యజమానులు తమ శునకాలతో చేరుకుని ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు కె.రామస్వామి, ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రదీప్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ కె.ప్రవీణ్‌కుమార్, కోశాధికారి ప్రదీప్‌రెడ్డి పాల్గొన్నారు.



పోటీలో పాల్గొన్న జర్మన్ షఫర్డ్


నేటి నుంచి ఓరియంటేషన్ క్లాసులు

కాశోజీ సెంటర్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా అధికారులు, ఉపాధ్యాయులు ప్రణాళికలు రూపొందించారు. సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలోని మండల కేంద్రాల్లో చెన్నారావుపేట, వర్ధన్నపేటలోని రెండు కాంప్లెక్స్ కేంద్రాల్లో, వరంగల్, ఖిలా వరంగల్ కేంద్రాల్లో 5 సెంటర్లలో, 6 సెంటర్లలో మిగిలిన మండలాల్లో 3 సెంటర్లలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలోని పదో తరగతి పరీక్షలకు 5,013 మంది బాలురు, 4,715 మంది బాలికలు మొత్తం 9,728 మంది విద్యార్థులు హాజరవనున్నారు. ఎస్‌సీఈఆర్టీ అధికారుల ఆదేశాలకు అనుగుణంగా ప్రతీ సంవత్సరం మాదిరిగానే 6 జనవరి నుంచి 40 రోజుల పాటు రోజువారి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి బోధించనున్నారు. 15 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు, తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నట్లు వరంగల్ డీఈఓ వాసంతి తెలిపారు.

నిధులు కావాలంటే.. నివేదికలివ్వండి..

ఇన్నర్ రింగ్ రోడ్డు పనుల ప్రారంభానికి సిద్ధం చేయండి

- రూ.25కోట్లతో హనుమకొండ ఆర్టీసీ బస్‌స్టేషన్ ఆధునికీకరణ
- నాలాల మరమ్మతు పనులు నిరంతరాయంగా సాగాలి
- హైదరాబాద్‌లో జరిగిన సమీక్షలో మంత్రి కేటీఆర్



వరంగల్ అర్బన్: మహా నగరంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ వరంగల్, 'కుడా' ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్‌లో ఉన్న పనులపై ఆరా తీశారు. పలు పథకాలకు నిధులు కావాలని అధికారులు విన్నవించగా.. నివేదికలు ఇస్తే నిధులిస్తామన్నారు. త్వరలోనే వరంగల్ పర్యటన ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ హాల్ మొదటి అంతస్తులో ఆదివారం జరిగిన సమీక్షలో మంత్రి కేటీఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, 'కుడా' చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, పురపాలక శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్, సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, గోపి, బల్దియా కమిషనర్ ప్రావీణ్య, 'కుడా' వింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బల్దియా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల వారీగా సీఎంఏ, జీఎఫ్, పీపీ, ఎఫ్‌డీఆర్ అభివృద్ధి పనులు, పురోగతి, ఐమీఎస్‌ఎంఎస్, వైకుంఠధామాలు, బస్తీ దవాఖానాలు, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులు తదితర పనులపై ఆరా తీశారు. అభివృద్ధి పనులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. నగర అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఈనెల 15న రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ పర్యటిస్తారని, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించాలని మంత్రి ఆదేశించారు.

'కుడా'కే ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు

- ఇన్నర్ రింగ్ రోడ్డు అభివృద్ధి పనులను 'కుడా' చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ వద్ద ఉన్న రూ.50కోట్ల నిధులతో ఫేస్–1లో ఖమ్మం రోడ్డులోని నాయుడు పెట్రోల్ పంపు నుంచి వ్యవసాయ మార్కెట్ వరకు చేపట్టాలన్నారు.
- వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్ ఆధునికీకరణకు రూ.75కోట్లు మంజూరైనందున, హనుమకొండ ఆర్టీసీ బస్ స్టేషన్ పునరుద్ధరణకు రూ.25కోట్ల నిధులను మంత్రి కేటీఆర్ ప్రకటించారు. త్వరలో పనుల ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.
- స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులపై మంత్రి ఆరా తీయగా.. నిధుల కొరత ఉందంటూ అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో నివేదికలు సమర్పిస్తే నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. తాజాగా బడ్జెట్‌లో రూ.200కోట్లు కేటాయించినట్లు మంత్రి గుర్తు చేశారు.
- వర్షాలు కురిస్తేనే నాలాలు గుర్తుకు రావడం సరికాదని, నిరంతరాయంగా నాలా ఆధునీకరణ పనులు చేపట్టాలని మంత్రి కేటీఆర్ బల్దియా ఇంజనీర్లకు చురకలు అంటించారు. సమగ్ర ప్లాన్ తయారు చేసి సమర్పించాలన్నారు. నగరంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా.. గ్యాప్స్ లేకుండా చూడాలన్నారు. ఎక్కడికక్కడ మరమ్మతులు చేయాలన్నారు. హరితహారం, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాలు, శ్మశాన వాటికలు తదితర అభివృద్ధి పనులపై మంత్రి చర్చించారు.

జోరుగల్లు..!

పోరుగడ్డపై పొలిటికల్ హోరు..

- వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్న నేతలు
- కేడర్‌లో హుషారు పెంచుతున్న బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్
- అగ్రనేతల పర్యటనలు, పాదయాత్రలతో సందడే సందడి
- ఇక ఎమ్మెల్యేలూ నియోజకవర్గాల బాట



సాక్షిప్రతినిధి, వరంగల్: పోరాటాల పురిటిగడ్డపై ప్రధాన పార్టీల ఎన్నికల సందడి షురువైంది. ఇప్పటి నుంచే కేడర్‌లో జోష్ పెంచేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి.ఆయా పార్టీల అగ్రనేతల పర్యటనలు..సభలు,సమావేశాలతో ఉమ్మడి వరంగల్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అభివృద్ధి పథకాలు ప్రారంభం, బహిరంగ సభలు, పాదయాత్రల జోరు సాగుతోంది. పోటాపోటీ కార్యక్రమాలతో నియోజకవర్గం, జిల్లా కేంద్రాలు ఎన్నికలను తలపిస్తున్నాయి. ఉద్యమాలకు అడ్డాగా ఉన్న ఓరుగల్లును కేంద్రంగా చేసుకుని పార్టీలు కార్యక్రమాలను ఉధృతం చేశాయి. బీఆర్‌ఎస్,బీజేపీ, కాంగ్రెస్‌పార్టీల అగ్ర నాయకత్వం పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. కాగా.. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉండాలని ఇప్పటికే బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు.ఈనేపథ్యంలో ఆదివారం అసెంబ్లీ సమావేశాలు ముగియగా..మంగళవారం నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల బాట పట్టనుండటంతో సందడి మరింతగా పెరగనుంది.

దూకుడు పెంచిన పార్టీలు..

20 రోజుల వ్యవధిలో ఉమ్మడి వరంగల్‌లో సీఎం కేసీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. వారు నిర్వహించిన కార్యక్రమాలు, బహిరంగ సభలు ఎన్నికలను తలపించాయి. బీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజల్లోకి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలకు దీటైన సమాధానం చెప్పే ప్రయత్నం ఆ ముగ్గురు నేతలు చేశారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సభలు, సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు.

ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్రను ఈనెల 6న ములుగు జిల్లా సమక్క–సారలమ్మల సన్నిధి నుంచి ప్రారంభించారు. వారం రోజుల యాత్రలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, శ్రేణులను కలుపుకుని ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తుండటంతో చర్చనీయాంశమవుతున్నాయి. పార్టీ కేడర్‌లో కొత్త జోష్ తెస్తోంది. రెండో విడతగా ఈనెల 14 నుంచి 21 వరకు ఆయన పాలకుర్తి నుంచి భూపాలపల్లి వరకు జోడో యాత్ర షెడ్యూల్ ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా కూడా యాత్రలు సాగుతున్నాయి. కాగా.. ఇప్పటికే బీజేపీ చీఫ్ బండి సంజయ్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించగా.. వారం రోజులుగా బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు 'స్ట్రీట్ కార్నర్' మీటింగ్‌లు పెడుతున్నారు. అంతకుముందు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ ఇన్‌చార్జ్‌లు కూడా పర్యటించారు. నర్సంపేటలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వాయిదా వేసిన వైఎస్సార్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్.షర్మిల తన పాదయాత్రను ఈనెల 2న ఆపేసిన నర్సంపేట నియోజకవర్గం నుంచే మళ్లీ ప్రారంభించి కొనసాగిస్తున్నారు.

వేడెక్కిన పోరాటాల పురిటిగడ్డ

బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ... మూడు పార్టీలు సైతం రాష్ట్రంలో బలపడేందుకు, ఉన్న బలాన్ని కాపాడుకునేందుకు పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లును ఎంచుకోవడం చర్చనీయాంశమవుతోంది. వరంగల్ వేదిక నుంచి జాతీయ, రాష్ట్రస్థాయి అంశాలను చర్చించడం, చర్చ చేస్తుండడం గమనార్హం. కాగా.. జాతీయ, రాష్ట్ర రాజకీయాలకు ఇప్పుడు వరంగల్ వేదిక కావడం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ ఏదైనా, నాయకుడు ఎవరైనా పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు నుంచే తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. నేతల హడావిడి పర్యటనలు, పార్టీల వ్యూహాలు రాజకీయాలను రక్తి కట్టిస్తున్నాయి. పార్టీల నేతల సందడితో ఓరుగల్లులో ఎన్నికల వాతావరణం తలపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ జోడో యాత్ర, బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, వైఎస్సార్ టీపీ పాదయాత్రలతో ఉమ్మడి వరంగల్ రాజకీయ వాతావరణం వేడెక్కగా.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ నేతలు సైతం నియోజకవర్గాల్లోనే తిరగనుండటంతో పరిస్థితి హాట్ హాట్‌గా మారనుందన్న చర్చ జరుగుతోంది.

15 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

- వరంగల్ జిల్లాలో హాజరుకానున్న 5,636 మంది విద్యార్థులు
- మూడు దశల్లో పరీక్షలు

కాశోజీ సెంటర్: ఈనెల 15 నుంచి మార్చి 2 వరకు వరంగల్ జిల్లాలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశ 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 13 జనరల్, 7 ఒకేషనల్, రెండో దశ 21వ తేదీ నుంచి 25 వరకు 10 జనరల్, 2 ఒకేషనల్, మూడో దశ 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు 13 జనరల్, 4 ఒకేషనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

హాల్ టికెట్లివ్వాలని ఆదేశం

వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, మోడల్ జూనియర్ కళాశాలు, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనార్టీ సంక్షేమ, కేజీబీవీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లు ఈ ప్రాక్టికల్స్ పరీక్షలకు విద్యార్థులందరికీ తమ కళాశాల లాగిన్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసి ఇవ్వాలని, ఇప్పటికే ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ప్రాక్టికల్స్ పరీక్షల పేరుతో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 5636 మంది ఈ ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరవనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఆయా కళాశాలల్లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను బట్టి వారి పరీక్ష తేదీలను నిర్ణయించారు. ప్రతీ విద్యార్థి హాల్ టికెట్‌లో సెంటర్ పేరు, పరీక్ష తేదీ, సబ్జెక్టు సరిచూసుకుని పరీక్షలకు హాజరవ్వాలని అధికారులు ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని పరీక్ష కేంద్రాలకు ఎంపిక చేసి కళాశాల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.

ఇబ్బందుల్లేకుండా చూడాలి..



ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం.

– కాక మాధవరావు, వరంగల్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి

- వివరాలు 10లో ▸

ఎస్‌ఏల సర్టిఫికెట్ల పరిశీలన

290 మందికి.. 280 మంది హాజరు



డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన ఉపాధ్యాయులు

విద్యారణ్యపురి: మల్టీజోన్–1 పరిధిలో హనుమకొండ జిల్లాకు సంబంధించి డీఈఓ ఎండి.అబ్దుల్‌హై పర్యవేక్షణలో పలు కౌంటర్లలో పీజీ హెచ్‌ఎంలు, డీఈఓ కార్యాలయ సిబ్బంది స్కూల్ అసిస్టెంట్ల సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్స్‌ను ఆదివారం పరిశీలించారు. జిల్లాలో గ్రేడ్–2 హెడ్‌మాస్టర్ పదోన్నతికి అర్హత కలిగి సీనియారిటీ జాబితాలో ఉన్న 290 మంది స్కూల్ అసిస్టెంట్లు పరిశీలన చేయించుకోవాల్సి ఉండగా.. 280 మంది తమ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్స్‌ను పరిశీలన చేయించుకున్నారు. మిగితా పది మంది సోమవారం పరిశీలన చేయించుకోవాలని డీఈఓ కోరారు.

317 జీఓ ద్వారా బదిలీ అయిన టీచర్లకు..

గత ఏడాది 317 జీఓ ద్వారా బదిలీ అయిన టీచర్లకు తొలుత బదిలీలకు అవకాశం కల్పించలేదు. అయితే ఇప్పుడు ఆయా టీచర్లకు బదిలీలకు అవకాశం కల్పించారు. ఆయా అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు ఆదివారం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం దరఖాస్తు చేసుకున్న టీచర్లు సోమవారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో తమ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్స్‌ను పరిశీలన చేయించుకోవాలని డీఈఓ ఎం.అబ్దుల్‌హై కోరారు. 13న బదిలీలకు దరఖాస్తు చేసుకున్న టీచర్లు ఈనెల 14న డీఈఓ కార్యాలయంలో, ఈనెల 14న దరఖాస్తు చేసుకున్న టీచర్లు ఈనెల 15న డీఈఓ కార్యాలయంలో తమ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్స్ పరిశీలన చేయించుకోవాలన్నారు.

క్లుప్తంగా

వంతెనపై బస్సుటైర్ పంక్చర్

- రెండు గంటలు ట్రాఫిక్ జామ్
- వాహనదారుల ఇబ్బందులు



నిలిచిన వాహనాలు

హసన్‌పర్తి: హనుమకొండ – కరీంనగర్ ప్రధాన రహదారిలోని ఎల్లాపురం వంతెనపై ఆర్టీసీ బస్సు టైర్‌పంక్చర్ అయి నిలిచిపోవడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. హుజూరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. ఆదివారం సాయంత్రం హనుమకొండ వైపునకు బయలుదేరింది. ఎల్లాపురం బ్రిడ్జి పైకి రాగానే టైర్ పంక్చర్ కావడంతో నిలిచిపోయింది. ఈక్రమంలో ట్రాఫిక్ జామ్‌తో ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

నలుగురిపై గృహహింస చట్టం కేసు నమోదు

మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని శిఖర్‌బాగడ్డ ప్రాంతానికి చెందిన బాదావత్ శిరీష తనను అత్తమామలు, ఆడపడుచు, భర్త వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని టౌన్ సీఐ వై.సతీష్ ఆదివారం తెలిపారు. శిరీషకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన బాదావత్ వినోద్‌తో 2016లో వివాహమైంది. ఆమె అత్త పద్మ, మామ తులసీరాం, ఆడబిడ్డ మానిక తదితరులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపారు. బాధితురాలు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై దీపికారెడ్డికి ఫిర్యాదు చేసిందన్నారు.

వ్యక్తిపై కేసు



కూలీలను పరిశీలిస్తున్న పోలీసులు

వాజేడు: బాలకార్మికులను పనిలో పెట్టుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పేరూరు ఎస్సై రుద్రారపు హరీశ్ తెలిపారు. మండల పరిధిలోని పేరూరుకు చెందిన బొల్లె వేను మిర్చి కాయలను ఏరడానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వలసకూలీలను తీసుకొచ్చాడు. అందులో 13 ఏళ్ల వయస్సు ఉన్న పోయం సుందరి, పోయం సుమిత్ర ఉన్నారు. వారితో మిర్చితోటలో కాయలను ఏరిస్తుండగా చైల్డ్‌లైన్ టీమ్‌కు చెందిన రమ్య ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్లి వారిని పనిలో నుంచి తప్పించారు. అనంతరం బొల్లె వేనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మికులను ఎవరూ పనిలో పెట్టుకున్న చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



మత సామరస్యానికి ప్రతీక

హజ్రత్ మాషూఖ్ రబ్బాని

- నేటి నుంచి దర్గా ఉత్సవాలు
- వివిధ ప్రాంతాల నుంచి పలువురి రాక
- ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు

సమావేశంలో మాట్లాడుతున్న నిర్వాహకులు





హజ్రత్ మాషూఖ్ రబ్బాని దర్గా(ఫైల్)

హుజూరాబాద్/కరీంనగర్: మతసామరస్యానికి ప్రతీకగా వరంగల్ ఉర్సు జాగీర్ ప్రాంతంలోని హజ్రత్ మాషూఖ్ రబ్బానీ (రహమతుల్లా అలై) దర్గా నిలుస్తుంది. 467 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గా ఉర్సు ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు విచ్చేసి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఉత్సవాల ప్రధానఘట్టం సందల్(గంధం) ఊరేగింపు సోమవారం రాత్రి ప్రారంభమై మంగళవారం తెల్లవారుజామువరకు సాగుతుంది. ఫకీర్ విన్యాసాలు, మేళతాళాలతో హజ్రత్ మాషూఖ్ రబ్బానీ పవిత్ర సమాధి వరకు సాగుతుంది. ఊరేగింపులో కుల మతాలకతీతంగా వేలాది మంది ప్రజలు పాల్గొంటారు. ఉర్సు జాగీర్‌లోని మొదటి పీఠాధిపతి గడీ నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి సమాధిపై లేపనం చేస్తారు. అనంతరం ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహిస్తారు.

పవిత్ర గంధం కార్యక్రమం..

ఉర్సు జాగీర్‌లోని పీఠాధిపతి ఇంటి నుంచి సోమవారం రాత్రి గంధం ఊరేగింపు ప్రారంభం అవుతుంది. 14వ తేదీ రాత్రి వరకు ఉర్సు జరుగుతుంది. అనంతరం ప్రసాద వితరణ, నాతియా షైరీల్, సందల్‌ఖాని, ఖవ్వాలీలతో వేడుక ఉంటుంది. బుధవారం ఉదయం పవిత్ర ఖురాన్‌పఠనం, సలాం, పాతిహా, అనంతరం ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటారు.

ఉత్సవాలను విజయవంతం చేయాలి....

హజ్రత్ మాషూఖ్ రబ్బానీ ఉర్సు ఉత్సవాల్లో కుల మతాలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని పీఠాధిపతి సయ్యద్ మోహినొద్దీన్ అహ్మద్ ఖాద్రీ యార్ ఖాద్రీ తెలిపారు. ఆదివారం దర్గా గడిలో విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవాలకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో సయ్యద్ జమాలుద్దీన్ అహ్మద్ ఖాద్రీ, సయ్యద్ సాబీర్ ఆలం ఖాద్రీ, సయ్యద్ హబీబ్ ఆలం ఖాద్రీలు పాల్గొన్నారు.

విస్తృత ఏర్పాట్లు

ఉర్సు ఉత్సవాలకు ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, కలెక్టర్ యంత్రాంగం, మహానగర పాలక సంస్థ

దర్గా చరిత్ర..

హజ్రత్ మాషూఖ్ రబ్బానీ(రహమతుల్లా అలై) ప్రపంచంలోని సమస్త మానవాళి సన్మార్గంలో పయనించాలనే ఉద్దేశ్యంతో భక్తిమార్గంలో బోధనలు చేస్తూ ఈ ప్రాంతానికి విచ్చేశారని పూర్వీకులు చెబుతున్నారు. హజ్రత్ మాషూఖ్ రబ్బానీ గొప్పతనం, మహిమల గురించి స్థానికులు ఇప్పటికీ చర్చించుకుంటారు. ఇస్లాం బోధనలు, ప్రచారం కోసం దేశానికి ముఖ్యంగా దక్షిణభారతంలో గొప్ప స్థానాన్ని పొందారు.

పోలీసులు తమ సిబ్బందికి పలు సూచనలు చేసి ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

రూ. 30 కోట్ల విలువైన చెరువు శిఖం కబ్జా



చెరువులో ప్లాట్లు



భీమారంలోని శ్యామల చెరువు

- చెరువులో వెలసిన ప్లాట్లు...
- దర్జాగా 'రియల్' వ్యాపారం
- ఫిర్యాదులు అందాయి: డీఈఈ రాజు

హసన్‌పర్తి: 55వ డివిజన్ భీమారంలోని శ్యామల చెరువు కబ్జాకు గురైంది. సుమారు 20 ఎకరాల మేరకు కబ్జాకు గురైన భూమి విలువ సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటోంది. ఇక్కడ ఎకరం భూమి విలువ రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లకు పలుకుతుంది. చెరువును కేంద్రంగా చేసుకుని రియల్ దందా కొనసాగిస్తున్నారు. ఏకంగా 20 ఎకరాల శిఖాన్ని ఆక్రమించుకున్నారు. ఈ భూమిని ప్లాట్లుగా చేసి వ్యాపారం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే భీమారంలోని శ్యామలచెరువు సుమారు 67.20 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఈ చెరువు కింద 400 ఎకరాల ఆయకట్టు ఉండేది. అయితే కాలక్రమేణా నగరంలో విస్తరించడంతో వ్యవసాయ భూములు, వ్యవసాయేతరంగా మారాయి. ప్రస్తుతం ఈ చెరువు పరిధిలో సాగుభూమి లేకుండా పోయింది. అయితే భూగర్భజలాలు పడిపోకుండా ఉండేందుకు స్థానికులు చెరువును కాపాడుతూ వస్తున్నారు. అయితే రియల్టర్లు మాత్రం చెరువును మింగుతున్నారు.

రిజిస్ట్రేషన్ ఓ సర్వే నంబర్....

ప్లాట్లు మరో నంబర్‌లో..

అయితే పక్కనే పట్టాదారుడితో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేసుకుని చెరువు శిఖంలో (చెరువు సర్వేనంబర్ 642) వచ్చి దర్జాగా ప్లాట్లు చేసుకున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కరిద్దరు కాదు పదుల సంఖ్యలో రియల్టర్లు చెరువును కబ్జా చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రహరీ నిర్మించి ప్లాట్లుగా చేశారు. మరికొంతమంది చెరువును ప్లాట్లుగా విభజించారు. రియల్టర్లు కాకుండా కొంతమంది శిఖాన్ని ఆక్రమించుకుని ఇళ్లను నిర్మించుకున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

అధికారుల సహకారం...

కాగా, అధికారుల ఇష్టం వచ్చినట్లు అనుమతులు ఇవ్వడంతో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రియల్టర్లు నయానో భయానో ఇచ్చి అప్పుడు అనుమతి తీసుకున్నారు. చెరువు సమీపంలో ఇళ్ల అనుమతికి తప్పని సరిగా నీటిపారుదల శాఖ నుంచి ఎన్‌ఓసీ తప్పనిసరి. అయితే మామూళ్లు పుచ్చుకున్న అధికారులు అవేమి పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సర్వేకు డిమాండ్..

శ్యామల చెరువు సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని స్థానికుల డిమాండ్ వ్యక్తమవుతోంది. వాట్సాప్ గ్రూప్‌ల్లో వైరల్‌గా మారింది. అధికార పార్టీ నాయకుల సహకారంతోనే రియల్‌దందా సాగుతోందని వాట్సాప్‌లో వైరల్ అయింది.

ఫిర్యాదులు అందాయి

చెరువు కబ్జా అయినట్లు ఫిర్యాదులు అందాయి. నాలుగైదు రోజుల్లో సర్వే చేపడుతాం. ఎఫ్‌టీఎల్ వరకు హద్దులు నిర్ధారిస్తాం. ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కూల్చేస్తాం.

– రాజు, నీటిపారుదలశాఖ, డీఈఈ



గూగుల్ మ్యాప్

అప్పు ఇచ్చిన వారు దూషించారని..

- మనస్తాపంతో రైతు ఆత్మహత్య



లచ్చిరాం(ఫైల్)



మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

నెక్కొండ: అప్పు ఇచ్చిన వారు దూషించారని మనస్తాపానికి గురై ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని వెంకటాపురం పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారు గంగదేవితండాకు చెందిన జాటోతు లచ్చిరాం(45)కు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎకరంలో వరి, మరో ఎకరంలో పత్తి పంట సాగుచేశాడు. వ్యవసాయం, ఇతర అవసరాల కోసం అదే తండాకు చెందిన జాటోతు చక్కు వద్ద రెండేళ్ల క్రితం రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే సరైన దిగుబడి రాక అప్పు చెల్లించడంలో జాప్యం జరిగింది. ఈ క్రమంలో ఈనెల 11న చక్కు భార్య జట్టి అప్పు చెల్లించాలని లచ్చిరాం ఇంటికి వెళ్లి నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో జట్టి దుర్భాషలాడింది. తీసుకున్న అప్పు చెల్లించకుంటే ఆరెకరం భూమి ఎలా కొనుగోలు చేస్తావని నిలదీసింది. దీంతో మనస్తాపానికి గురైన లచ్చిరాం సాయంత్రం వ్యవసాయ భూమి వద్దకు చేరుకొని పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యులు లచ్చిరాం కోసం రాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు వెతికి చివరికి వ్యవసాయ భూమి వద్దకు చేరుకోగా లచ్చిరాం విగత జీవిగా కనిపించాడు. దీంతో అప్పుల వారు వేధించడంతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ మృతదేహాన్ని వద్దు ఇంటివద్ద వేసి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఉపసర్పంచ్, మృతుడి భార్య బాలి(లలిత) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించామని వారు పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారులు నవీన్, పందు ఉన్నారు.

ప్రమాదవశాత్తు జామాయిల్ తోట దగ్ధం



అలింపూర్‌లోని జామాయిల్ తోటలో చెలరేగుతున్న మంటలు

బచ్చన్నపేట: మండలంలోని అలింపూర్‌లో ప్రమాదవశాత్తు జామాయిల్ తోట దగ్ధమైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధిత రైతులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దండ్యాల మహిపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, కృష్ణారెడ్డి లతో పాటు పలువురి 35 ఎకరాల జామాయిల్ తోట ఉంది. ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మంటలు చెలరేగగా గమనించిన రైతులు జనగామ ఫైర్‌స్టేషన్‌కు ఫోన్‌చేయగా ఫైరింజన్ వచ్చి మంటలార్పింది. ఈ ఘటనలో సుమారు 25 ఎకరాల వరకు తోట కాలిపోయింది. బాధిత రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కోరారు.

చెట్టును ఢీకొట్టిన ఆటో.. ముగ్గురికి తీవ్రగాయాలు

చెన్నారావుపేట: బైక్‌ను తప్పించబోయి ఓ ఆటో చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జోజిపేటకు చెందిన ఆటో నర్సంపేట నుంచి ఆరుగురు ప్యాసింజర్లను తీసుకొని జోజిపేటకు వెళ్తున్నాడు. చెన్నారావుపేట గ్రామశివారులోని వైన్స్‌షాపు వద్దకు రాగానే వేలుబల్లికి చెందిన ఏపీ 36 డి 4284 నంబర్ గల ద్విచక్రవాహనదారుడు వైన్స్‌షాపు నుంచి ఒక్కసారిగా రోడ్డు పైకి రావడంతో ఆటో డ్రైవర్ బైక్ వ్యక్తిని తప్పించబోయి అక్కడే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఆటోలో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై తోట మహేందర్ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నర్సంపేటలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

యువకుడిపై కత్తిపీటతో దాడి

చెన్నారావుపేట: పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని యువకుడిపై కత్తిపీటతో దాడి చేసిన ఘటన మండలంలోని లింగగిరిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన బూరుగు రాజేందర్ ఆదివారం రాత్రి గ్రామ శివారులోని ఊర చెరువు సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఇదే గ్రామానికి చెందిన చింతం విజయ్ పాత కక్షలను మనసులో పెట్టుకొని కత్తిపీటతో రాజేందర్‌పై దాడి చేసినట్లు తెలిపారు. దీంతో రాజేందర్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి బూరుగు చిన్న సూరయ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

మామిడి రైతులూ..జాగ్రత్త !



మామిడి పూతలో వస్తున్న తెగుళ్లు | విరగపూసిన మామిడి పూత

- పూతకు తెగుళ్ల బెడద
- సస్యరక్షణ చర్యలు పాటించకపోతే నష్టం

కరీంనగర్: ప్రస్తుతం మామిడి పూతదశలో ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా పూత బాగా వచ్చినప్పటికీ బీడీబీలు, తేనెమంచు పురుగు, బూడిద తెగులు తదితర తెగుళ్లు రావడం వల్ల పూత పోయి దిగుబడిపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు ఎప్పటికప్పుడు తోటను పరిశీలించుకుంటూ సస్యరక్షణ చర్యలు పాటించకపోతే మొదటికే మోసం వస్తుందని సూచిస్తున్నారు. డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యే పూత ఫిబ్రవరి వరకు వస్తుందన్నారు.

పూత దశలో వచ్చే తెగుళ్లు..

మామిడిలో పూత దశలో ఎక్కువగా బూడిద, నల్లమచ్చ తెగుళ్లు, తేనెమంచు, తామర, పూత పురుగు లాంటివి ఆశించడంతో కాయ దిగుబడి తగ్గుతుంది.

బూడిద తెగులు లక్షణాలు....

వాతావరణం రాత్రిపూట చల్లగా పగటిపూట వెచ్చగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పూతకాండం, పూలు, చిన్నపిందెలపై తెల్లని పొడి లాంటి బూజు పదార్థంగా చేరడంతో పూత, కాత రాలిపోతుంది.

నివారణ కోసం....

మొగ్గలు కనిపించే దశలో 1 లీటరు నీటిలో 3 గ్రాముల గంధకం కలిపి పిచికారీ చేయాలి. పరిస్థితులను బట్టి హెక్సాకొనజోల్, ప్రొపికొనజోల్, డినోకాప్, ట్రై డిమార్ఫ్ లాంటివి మోతాదు ప్రకారం పిచికారీ చేయాలి.

ఆకుమచ్చ, పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు...

పొగమంచు అధికంగా ఉన్న సమయంలో ఈ తెగుళ్ల ఉధృతి ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇవి మొదటగా లేత ఆకులు, పూలను ఆశిస్తాయి. ఆకుల మీద గోధుమరంగులో మచ్చలు ఏర్పడి ఆకులు అంచుల బారి రాలిపోతాయి. రెమ్మలపైన కూడా నల్లని మచ్చలు ఏర్పడి పూలగుత్తులు, పూలు మాడిపోయి కాయలు రాలిపోతాయి.

నివారణ కోసం....

పూత దశకు ముందే ఎండిన కొమ్మలను కత్తిరించి తగులబెట్టాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్, బోర్డో కలిపి పిచికారీ చేయాలి. కార్బండిజమ్, థయోఫినేట్ లాంటి మందులు మోతాదులో పిచికారీ చేయాలి.

పూత దశలో పాటించాల్సిన పద్ధతులు..

- భూమిలో తేమ కోసం పూత వచ్చిన తర్వాత ప్రతీ 10–15 రోజులకోసారి నీటి తడి పెట్టాలి.
- చలి ఎక్కువ ఉంటే పూత రావడం ఆలస్యమవుతుంది. కాబట్టి 10 గ్రాముల మల్టీ–కే (పొటాషియం నైట్రేట్), 5 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయాలి.
- పూత సమయంలో రైతులు కొమ్మ కత్తిరింపు, దున్నడం లాంటివి చేయకుండా మొక్కలకు విశ్రాంతినివ్వాలి.

తేనె మంచు పురుగు...

తల్లి, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, పూత కాడలు, పూలు, లేత పిందెల నుంచి రసం పీల్చడం మూలంగా ఆకుల చివర్లో మాడిపోయి పూత మాడిపోతుంది. పిందెలు రాలిపోతాయి. ఆకులు, కాండం, కాయలపై మసి పొర ఏర్పడుతుంది.

నివారణ కోసం..

ఈ పురుగు నివారణ కోసం మోనోక్రోటోఫాస్, డైక్లోరోవాస్, డైమిథోయేట్, ఇమిడాక్లోప్రైడ్ లాంటి మందులు మోతాదులో పిచికారీ చేయాలి.

పూత పురుగు...

ఈ పురుగు అరుదుగా కనిపిస్తుంది. తల్లి పురుగు గుడ్లు పెట్టడం ద్వారా వచ్చిన పిల్లపురుగులు పూల కాడలోకి తొల్చుకుపోయి కాడ భాగాన్ని తింటాయి. దీంతో పూల కాడలు వంగిపోయి ఎండిపోతాయి. పూత రాలిపోతుంది.

నివారణ కోసం....

మోనోక్రోటోఫాస్, ఎసిఫేట్, ఫాస్ఫామిడాన్, డైక్లోరోవాస్ సరైన మోతాదులో పిచికారీ చేయాలి

తామర పురుగు..

గత సంవత్సరం ఈ పురుగు మామిడితోటలతో పాటు మిరప పంటలను నష్టపరిచింది. మామిడి పంట పూత సమయంలో రసం పీల్చడం మూలంగా పూత ఎండిపోయి రాలిపోతుంది. తామర, మంచు పురుగులు మంగు తెగులును వ్యాప్తి చెందేలా చేస్తాయి.

నివారణ కోసం..

ఈ పురుగు నివారణ కోసం ఇమిడాక్లోప్రైడ్, థయామిథాక్సామ్‌లు మోతాదు ప్రకారం పిచికారీ చేయాలి.

రైతులు అప్రమత్తంగా ఉండాలి



వాతావరణంలో వస్తున్న మార్పులను రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. పూత, కాండంలను పరిశీలిస్తూ ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకుంటూ సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే మామిడి పూత రాలకుండా చూసుకోవచ్చు. మందులు పిచికారీ కూడా వారి సూచనల మేరకే మోతాదు ప్రకారం చేయాలి.

– డాక్టర్ ఉప్పల రాజు, శాస్త్రవేత్త– కేవీకే మామునూరు

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి



శవాన్ని బావినుంచి బయటకు తీసుకొస్తున్న పోలీసులు



గోపాల్ మృతదేహం

పరకాల: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి బావిలో పడి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు పరకాల మండలం మల్లక్‌పేట గ్రామానికి చెందిన దొమ్మటి కుమారస్వామి(45)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు కుమారస్వామి నిత్యం మద్యం మత్తులో ఉంటూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. ఇంట్లో వస్తువులు అమ్ముకుంటూ మద్యం మత్తులో ఇంటికి చేరుకొని భర్త వేధింపులు భరించలేక పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసినా ఫలితం కనిపించలేదు. ఏడాది క్రితం భార్య సువర్ణ పుట్టింటికి వెళ్లిపోయింది. మద్యం తాగడం మానుకోవాలని మందలించిన తండ్రిపై ఈ నెల 8న దాడి చేసి ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమారస్వామి ఆదివారం మల్లక్‌పేట గ్రామ శివారులోని బైరెడ్డి తిరుపతిరెడ్డి వ్యవసాయబావిలో శవమై తేలాడు. బావిలో శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కుమారస్వామి మృతికి ఎవరిపై అనుమానం లేదని మద్యం మత్తులో కాలు జారి వ్యవసాయబావిలో పడి చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బావిలోకి శవాన్ని బయటకు తీయడానికి గ్రామస్తులు ఎవరూ ముందుకు రాకపోవడంతో పరకాల నేతాజీ యూత్ సభ్యులు గ్రామంలోని పురుగుమందు సహాయంతో బయటకు తీయించారు. మృతుడికి భార్య సువర్ణ, కుమారుడు ఉన్నారు.

చెట్టుపైనుంచి పడి గీత కార్మికుడు..

మడికొండ: తాటిచెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన రాంపూర్ శివారులోని స్టేషన్‌ఘన్‌పూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సూరేమంతుల గోపాల్ (72) ప్రతిరోజు మాదిరిగానే ఆదివారం ఉదయం కల్లు తీయడానికి స్టేషన్‌ఘన్‌పూర్ సమీపంలో తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి ధర్మసాగర్ పోలీసులు వెళ్లి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

ట్రాక్టర్‌పై నుంచి పడి కూలీ..

గీసుకొండ: మండలంలోని వరంగల్–నర్సంపేట రహదారి కోటగండి టీడీఆర్ గార్డెన్స్ సమీపంలో జరుగుతున్న ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో దానిపై కూర్చున్న కూలీ కిందపడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై వెం



సింగిరెడ్డి కృష్ణ(ఫైల్)

కన్న, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన సింగిరెడ్డి కృష్ణ(30) ఊకల్ గ్రామశివారులోని నెల్లుట్ల మల్లేశం ఇటుకబట్టీ పనికి వెళ్లి అదే ట్రాక్టర్‌లో ఇటుకలు లోడ్ చేసి ఉదయం వరంగల్‌కు తీసుకుని వెళ్తున్నారు. డ్రైవర్ దాట్ల ప్రశాంత్ ట్రాక్టర్‌ను అజాగ్రత్తగా, అతివేగంగా నడపడంతో అదుపుతప్పి రోడ్డు కిందకు వెళ్లింది. ట్రాలీ టైరు సింగిరెడ్డి కృష్ణ తలపై నుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అన్న పూర్ణచందర్ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

వ్యక్తి మృతదేహం లభ్యం



గుర్తు తెలియని మృతదేహం

హసన్‌పర్తి: కాకతీయ పోలీస్‌స్టేషన్ పరిధి పెగడపల్లిలోని ఓ వ్యవసాయ పొలంలో 60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం పోలీసులు గుర్తించారు. గ్రామానికి చెందిన చింతల సాంబయ్య రైతు నారుమడిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఉన్నాడనే సమాచారం మేరకు ఎస్సై రాజకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడు 60 నుంచి 65 ఏళ్ల వయసు కలిగి ఉన్నట్లు ఎస్సై తెలిపారు. వ్యక్తి మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచినట్లు ఎస్సై చెప్పారు. వివరాలు తెలియాలంటే కేయూసీ పోలీసులను సంప్రదించాలని సూచించారు.